క్లుప్తంగా

మేయర్, కమిషనర్ దృష్టికి 92వ వార్డు సమస్యలు



కమిషనర్ సాయికాంత్ వర్మకు సమస్యలు వివరిస్తున్న బెహరా భాస్కరరావు

గోపాలపట్నం: జీవీఎంసీ 92వ వార్డులోని పలు సమస్యలను జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు సోమవారం మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్ సాయికాంత్ వర్మ దృష్టికి తీసుకెళ్లారు. కంపర పాలెం, గోపాలపట్నం వుడాకాలనీ పార్కుల అభివృద్ధితో పాటు వెంకటాపురంలో రోడ్లు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. దీనిపై కమిషనర్, మేయర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో 92వ వార్డు అధ్యక్షుడు అప్పలస్వామి నాయుడు, నాయకులు గొంతిన నాగరాజు, కపంర కోటేశ్వరరావు, కంపర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అప్పలరాజుకు ఎమ్మెల్యే పరామర్శ

మల్కాపురం: జీవీఎంసీ 58వ వార్డు కారాడవారి వీధిలో ఉంటున్న ఆర్.అప్పలరాజు అనారోగ్యం కారణంగా నాలుగు రోజుల నుంచి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు సోమవారం కేజీహెచ్‌కు వెళ్లి అప్పలరాజును పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేలా వైద్యులతో మాట్లాడుతానన్నారు.

రేపటి నుంచి తెలుగు భాషా వారోత్సవాలు

ఏయూ క్యాంపస్: తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వకళాపరిషత్, తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్ర అప్పారావు తెలిపారు. ఆగస్టు 29న కళాప్రపూర్ణ గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని బుధవారం నుంచి 29 వరకు రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వివిధ మేధోపోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 23న వ్యాసరచన పోటీలు, 24న వక్తృత్వ పోటీలు, 25న పద్యపఠనం, 26న తెలుగు భాషా సాహిత్యాలపై క్విజ్, 27న నిష్ణాతులైన భాషా సాహిత్యవేత్తలతో చర్చా గోష్ఠి, 28న సోమవారం గిడుగు రామమూర్తి రచనలపై ఉపన్యాసాలు, 29న ముగింపు కార్యక్రమం ఉంటాయని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా ఆర్ట్స్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు, విశిష్ట అతిథులుగా ఆచార్య వెలమల సిమ్మన్న, ఆచార్య జి.యోహాన్ బాబు, ఆత్మీయ అతిథులుగా డాక్టర్ డి.వి సూర్యారావు, పరవస్తు ఫణిశయనసూరి హాజరవుతారని వివరించారు.

అంకుర సంస్థలకు ఆ హబ్ ఆర్థిక సహకారం

ఏయూక్యాంపస్: యువత స్థాపించి, నిర్వహిస్తు న్న అంకుర సంస్థలు (స్టార్టప్)లకు ఆర్థిక సహకారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏయూ ఆ హబ్ సీఈవో రవి ఈశ్వరపు ఒక ప్రకటనలో తెలిపారు. భారత శాస్త్ర సాంకేతిక విభాగం ఏర్పాటు చేసిన నిధి పథకంలో భాగంగా యువత ఆలోచనలు ఆవిష్కరణలుగా, ఉత్పత్తులుగా మార్చడానికి అవసరమైన మూలధనం పెట్టుబడిని అందిస్తామని పేర్కొన్నారు. పథకంలో భాగంగా కనిష్టంగా రూ.2 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలు అందిస్తామని తెలిపారు. టెక్నాలజీ, సైన్స్ ఆధారంగా పని చేసే అంకుర సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలకు ఫొటోటైప్ ఉత్పత్తిని 12 నెలల్లో తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి ఐవోటీ అనుసంధానం తప్పనిసరి అన్నారు. పూర్తి వివరాలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఆ హబ్‌లో నెలకొల్పిన ఏయూ నిధి ఐటీబీఐ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

రూ.25 లక్షలు 'బజారు'పాలు!

- నిరుపయోగంగా మార్కెట్ భవనం
- నెరవేరని లక్ష్యం

ఎస్‌ఏడీ జంక్షన్: ప్రజా ధనాన్ని బజారుపాలు చేశారని గోపాలపట్నం చేపల బజారును చూసిన వారంతా విమర్శిస్తున్నారు. మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు స్థల పరిశీలన చేసిన సమయంలోనే స్థానికులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. శ్మశాన వాటిక పక్కనే మార్కెట్ నిర్మిస్తే కొనుగోలు రారని సలహాలిచ్చారు. అయినా ఎమ్మెల్యే వినలేదని విమర్శిస్తున్నారు.

ఇదీ పరిస్థితి : రెండేళ్ల కిందట ఎమ్మెల్యే నిధులు రూ.25 లక్షలతో రెండు అంతస్తులతో చేపలు, మాసం వ్యాపారుల కోసం నిర్మించిన మార్కెట్ భవనం నిరుపయోగంగా మిగిలింది. గోపాలపట్నం పెట్రోల్ బంక్ వెనుక భాగంలో సింహాచలం దేవస్థానం స్థలంలో ప్రహరీ నిర్మించడంతో ఇక్కడి చేపల మాంసం వ్యాపారులకు ఇబ్బందులు వస్తాయని ఈ రెండంతస్తుల భవనాన్ని ఎమ్మెల్యే నిధులతో నిర్మించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. రెండు అంతస్తుల్లో 36 చేపలు స్టాళ్లు, 14 మాంసం స్టాళ్లు, 2ఎగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వ్యాపారాలు అంతగా సాగకపోవడంతో వ్యాపారులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపడం లేదు. శ్మశాన వాటికకు పక్కనే ఉండడంతో వినియోగదారులు రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. పార్కింగ్ సదుపాయం లేకపోవడం మరో కారణం. దీంతో ఈ దుకాణ సముదాయం ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. ప్రజల సొమ్ము దుర్వినియోగమయిందని స్థానికులు వాపోతున్నారు. బంక్ సెంటర్ వద్ద చేపల దుకాణాలు కాకుండా సింహాచం రైల్వే స్టేషన్ రోడ్డులో ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇది రైల్వే స్థలంలో ఉండడంతో ఇటీవల వీటిని తొలగించేశారు. మళ్లీ వీరి బతుకులు రోడ్డు పడినట్లయ్యాయి. దీంతో అందరి దృష్టి ఈ చేపల బజారుపైనే పడింది. ఇక్కడే వినియోగదారులు వచ్చే విధంగా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. లేదా ప్రజా ప్రయోజనాలకు దీన్ని వాడుకునే విధంగా తయారు చేయాలని కోరుతున్నారు.



గోపాలపట్నం శ్మశానవాటిక వద్ద నిర్మించిన చేపలు, మాంసం దుకాణాల సముదాయం



నిరుపయోగంగా దుకాణాలు

ములగాడ రైతుబజార్ విస్తరణ

- అదనపు స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు
- పనులు ప్రారంభించిన అధికారులు

మల్కాపురం: జీవీఎంసీ 59వ వార్డు ములగాడ హౌసింగ్‌కాలనీలోని రైతుబజార్‌ను మరింత విస్తరించనున్నారు. దీనిలో భాగంగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అదనపు స్టాల్స్ ఏర్పాటుకు వీలుగా సోమవారం మార్కింగ్ చేశారు.

ఇదీ పరిస్థితి

ఐదేళ్ల కిందట ములగాడ హౌసింగ్‌కాలనీ వద్ద 26 దుకాణాలతో (స్టాళ్లు) రైతుబజార్ ఏర్పాటు చేశారు. బయట మార్కెట్ కంటే ఇక్కడ ప్రభుత్వం తక్కువ రేట్లకు రైతుల ద్వారా నాణ్యమైన కూరగాయలు, సరకులు అందించడంతో బజారుకు వినియోగదారుల తాకిడి పెరిగింది. సింధియా నుంచి జింక్ వరకు ఉన్న వారు ప్రతి రోజు ఇక్కడకు వచ్చి వారికి అవసరమై కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు కొనుగోలు చేస్తుంటారు.అయితే వినియోగదారుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వారికి మరింత సేవలు అందించేందుకు అధికారులు విస్తరణకు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఉన్న షాపులతో పాటు అదనంగా మరో పది కట్టేందుకు పనులు ప్రారంభించారు. దీనిలో భాగంగా షాపుల నిర్మాణం కోరకు మార్కింగ్ చేపట్టారు.రెండు,మూడు రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు డైరెక్టర్ తోనంగి వెంకటరమణి యాదవ్ వివరించారు.



అదనపు స్టాళ్ల నిర్మాణానికి మార్కింగ్ చేసిన దృశ్యం

ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా రేపు

కంచరపాలెం: కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలోని నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో ఈ నెల 23న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి నిట్టాల శ్యామ్‌సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒన్ కమ్యూనికేషన్ లిమిటెడ్(పేటీఎం) కంపెనీలో 199 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎస్ఎస్‌సీ(టెన్త్), ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, 18–35 ఏళ్ల వయసు గల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఉద్యోగాన్ని బట్టి జీతం నెలకు రూ.21,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ncs.gov.in వెబ్‌సైట్‌లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. బుధవారం ఉదయం 10 గంటలకు జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు.

పూడికలు తరలించారు



పూడికలు తొలగిస్తున్న సిబ్బంది

సాక్షి ఎఫెక్ట్..

కంచరపాలెం: జీవీఎంసీ 56వ వార్డు రామ్మూర్తిపంతులపేట నుంచి గవర కంచరపాలెం వెళ్లే ప్రధాన గెడ్డలో గత నెలలో పారిశుధ్య సిబ్బంది పూడికలు తీశారు. రోజులు గడిచినా వాటిని అలాగే వదిలేశారు. పబ్లిక్ హెల్త్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తీసిన పూడికలు మళ్లీ గెడ్డల్లోకి చేరుతున్నాయి. ఈ సమస్యపై సోమవారం 'సాక్షి' దినపత్రికలో ' పూడిక తీశారు... తొలగించడం మరిచారు! అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. జెడ్సీ ఆర్‌జీవీ కృష్ణ ఆదేశాల మేరకు ఏఎంహెచ్‌వో డాక్టర్ సునీల్‌కుమార్ పర్యవేక్షణలో సోమవారం పూడికలు తరలించారు.

ప్రజలతో మమేకం అవ్వండి

మల్కాపురం: ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు నిత్యం ప్రజల్లో ఉండాలని 59వ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పుర్రె సురేష్‌యాదవ్ అన్నారు. 329,330,331,332, 333 సచివాలయాల పరిధిలోని గృహసారథులు, సచివాలయాల కన్వీనర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తమ పరిధిలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అడుగులు వేయాలన్నారు. సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉంటే వైఎస్సార్‌సీపీ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడేలా అంతా సమష్టిగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు పార్టీ ఇన్‌చార్జి రేవళ్ల సత్యనారాయణ, పిల్లా కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.



కార్యక్రమంలో మాట్లాడుతున్న పుర్రె సురేష్‌యాదవ్

నేడు కనకమహాలక్ష్మికి అష్టదళ పద్మారాధన

దాబాగార్డెన్స్ : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విశాఖ వాసుల ఆరాధ్యదైవం కనకమహాలక్ష్మికి 108 స్వర్ణ పుష్పాలతో మంగళవారం అష్టదళ పద్మారాధన నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.1,116 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 0891-2711725, 2566514 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. భక్తులు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబరు 060810011006681 టౌన్‌కొత్తరోడ్డు బ్రాంచ్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ యూబీఐఎన్ 0806081కు ఆన్‌లైన్ పేమెంట్ చేసి, పేరు, గోత్రం తెలిపితే వారి పేరిట పూజ నిర్వహిస్తారు.

కొనసాగుతున్న శ్రావణలక్ష్మి పూజలు

కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ పూజలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. ఉదయం 8 గంటలకు వేదమంత్రాలు, నాదస్వరాల నడుమ ప్రారంభమైన పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. పోస్టు ద్వారా వచ్చిన భక్తుల పేరిట పూజలు చేసి కుంకుమ, అమ్మవారి యంత్రం, ప్రసాదం పంపారు. శ్రావణలక్ష్మి పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.400 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో కె.శిరీష తెలిపారు. పూజలకు సంబంధించి వివరాలకు 0891-2711725, 2566514 నంబర్లలో సంప్రదించవచ్చు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్ కొల్లి సింహాచలం, పలువురు ధర్మకర్తలు, ఏఈవో కె. తిరుమలేశ్వరరావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మేడ పైనుంచి జారిపడిన బాలుడి మృతి

సీతమ్మధార: మేడపై ఆడుకుంటూ అదుపు తప్పి కిందపడిన బాలుడు మృతి చెందాడు. ఘటనపై ఫోర్త్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా.. అక్కయ్యపాలెం అబిద్‌నగర్ మసీద్ దరి తండ్రి రామారావు, తల్లి అరుణ, కుమారుడు ధక్షిక్(9) నివసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామం నుంచి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. జ్ఞాన నికేతన్ స్కూల్‌లో ధక్షిక్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మేడపై ఆడుకుంటూ కాలు జారి కింద పడిపోవడంతో ధక్షిక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని తల్లిదండ్రులు కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాబు మృతిచెందాడు. తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ గౌరి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థికసాయం

కంచరపాలెం : జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురం మాన్యువల్ స్ట్రీట్‌లో నివాసముంటున్న గొలగాని వేళంగిణిరావు (46) మరణించారు. విషయం తెలుసుకున్న వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కోడిగుడ్ల పూర్ణిమ, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, జేసీఎస్ మండల ఇన్‌చార్జి కోడిగుడ్ల శ్రీధర్ సోమవారం సొంత నిధుల నుంచి రూ. 5 వేలు, వైఎస్సార్ బీమా ద్వారా దహన ఖర్చుల నిమిత్తం కార్పొరేటర్ పూర్ణిమ చేతుల మీదుగా రూ.10 వేల చెక్కు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ప్రభుత్వం నుంచి వైఎస్సార్ బీమా త్వరితగతిన అందేటట్లు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ పూర్ణిమ వారికి తెలిపారు. కార్యక్రమంలో వార్డు వైఎస్సార్‌సీపీ నాయకులు వేళంగిణిరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.



వేళంగిణిరావు కుటుంబ సభ్యులకు నగదు, చెక్కు అందిస్తున్న కార్పొరేటర్ పూర్ణిమ, శ్రీధర్

ఆకట్టుకున్న సినీ సంగీత విభావరి

దాబాగార్డెన్స్ : ప్రముఖ చలన చిత్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ నటించిన పలు చిత్రాల గీతాలతో సోమవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. స్వర గీతిక సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కళారంగ ప్రముఖులు భయ్యా శ్రీనివాస్, సన్‌మూర్తి, సంస్థ వ్యవస్థాపకుడు రాజారావు, శ్యాంసుందర్ ప్రారంభించారు. లోకేష్ ట్రాక్స్ సహకారం అందివ్వగా, లక్ష్మీ స్వరూప వ్యాఖ్యానం చేశారు. నగరానికి చెందిన గాయనీ గాయకులు మహదేవ మూర్తి, బొమ్మిడి సత్యనారాయణ, కేఎల్ రావు, వేణుగోపాల్, వీవీఎస్ మూర్తి, జిలాని, శ్యాంసుందర్, రామ్ కుమార్, మాధవ్, వెంకటేష్, అభినయ్, మాధురి, లక్ష్మీ సాత్విక, గౌరీ, సుజాత, లాయర్ శ్రీదేవి, లక్ష్మీ స్వరూప తదితరులు గీతాలాపన చేశారు.



జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అతిథులు

కాలుష్య నియంత్రణకు సహకరించండి

మేయర్ హరి వెంకటకుమారి



ఆర్టీసీ బస్సులో జీవీఎంసీకి చేరుకుంటున్న మేయర్



తన బంగ్లా నుంచి సైకిల్‌పై జీవీఎంసీకి వస్తున్న కమిషనర్

దాబాగార్డెన్స్ : కాలుష్య నియంత్రణ మన సామాజిక బాధ్యత అని నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా మేయర్ సోమవారం తన సొంత వాహనం వదిలి క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి జీవీఎంసీకి చేరుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ తన బంగ్లా నుంచి సైకిల్‌పై జీవీఎంసీకి వచ్చారు. అనంతరం జీవీఎంసీలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం(స్పందన) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోయిందని, వాటి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల యాజమాన్యాలు వారంలో ఒక్క రోజు ప్రజా రవాణాను వారి సిబ్బంది వినియోగించేలా చూడాలన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా సాధ్యమైనంత వరకు విద్యుత్ వాహనాలు ఉపయోగించాలన్నారు.

నేటి నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు

- గ్రామ, వార్డు సచివాలయాల్లో 4 రోజుల పాటు నిర్వహణ
- పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి
- ప్రత్యేక క్యాంపులో కొత్త ఆధార్ నమోదు, మార్పులు, చేర్పుల సేవలు

ఇప్పుడు ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా, ఉద్యోగాలు దక్కించుకోవాలన్నా, కళాశాలల్లో చేరాలన్నా, బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలన్నా.. ఒకటేమిటి సమస్త కార్యకలాపాలకు ఆధార్ కార్డు ఉండాల్సిందే. అది కూడా అప్‌డేటెడ్‌గా ఉండాలి. అయితే చాలా మంది ఆధార్ కార్డు ఎప్పుడో పొందినా తర్వాత దాని గురించి పట్టించుకోరు. అలాగే పొరపాట్లు, సవరణలు, మార్పులు చేయించుకోరు. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తప్పవు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకుని ఆధార్‌లో మార్పులు, చేర్పులు, కొత్తగా ఆధార్‌కు దరఖాస్తు వంటివి ఈ క్యాంపుల్లో చేసుకోవచ్చు.

దాబాగార్డెన్స్ : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 22 నుంచి నాలుగు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్ కీలకంగా మారిన నేపథ్యంలో ఆధార్‌లో తప్పుల కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. నియోజకవర్గాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు ఉంటాయి. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు.

కనీసం పదేళ్లకోసారైనా..

ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆధార్ అనుసంధానంతో కూడిన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వివరాలను తాజాగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ వివరాలు అప్‌డేట్ చేసుకోని వారు నియోజకవర్గ పరిధిలో అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరితో పాటు కొత్తగా ఆధార్ నమోదు, ఇతర మార్పులు, చేర్పుల సేవలు అందజేసేందుకు ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఎక్కువ మంది క్యాంపులను వినియోగించుకుని ఆధార్ సేవలు పొందేలా చూడనున్నారు. వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు.



ఆధార్ కేంద్రం వద్ద వినియోగదారుల రద్దీ (ఫైల్)

మహిళా కళాశాలలో స్టూడెంట్ ఇండక్షన్

దాబాగార్డెన్స్ : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థినులకు సోమవారం స్టూడెంట్ ఇండక్షన్ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శోభారాణి నిర్వహించారు. కళాశాల ఆవరణ, మౌలిక సదుపాయాలు, సంస్కృతిని ఈ సందర్భంగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమం సీనియర్ విద్యార్థులు, అధ్యాపకులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి సహాయం చేస్తుందని ప్రిన్సిపాల్ వివరించారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా అధ్యాపకుల ద్వారా ఫ్రెషర్స్‌కు స్వాగతం పలకడం, విద్యార్థినులకు సంబంధిత సిబ్బందితో పరిచయ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సంస్థ దృక్పథం, సంస్థాగత విధానాలు, విలువలతో కూడిన విద్య గురించి తెలిపారు. ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డి. అరుణపద్మ నేతృత్వంలో ఎన్ఈపీ, సీబీసీఎస్ నిర్మాణం, సింగిల్ మేజర్ సిస్టమ్‌లోని పాఠ్యాంశాలు, మూల్యాంకన విధానాల గురించి వివరించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి సంతోషి అనూష విద్యార్థులకు ప్రవర్తనా నియమావళి గురించి తెలపగా, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్మయి, లైబ్రేరియన్ డాక్టర్ ఎ. ధరణి కళాశాల ఆవరణలో గల వివిధ విభాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం 21 రోజుల పాటు కొనసాగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.



ఇండక్షన్ కార్యక్రమంలో విద్యార్థినులనుద్దేశించి మాట్లాడుతున్న ప్రిన్సిపాల్

వార్డుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు

- జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ
- కొండవాలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన

కంచరపాలెం: వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. 46, 47 వార్డుల్లోని కొండవాలు ప్రాంతాల్లో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. కైలాసపురం, కస్తూరినగర్, శాంతినగర్, రాంజీ ఎస్టేట్, కప్పరాడ ప్రాంతాల్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరిలతో కలిసి సమస్యలను పరిశీలించారు. ఆయన దృష్టికి పలు ప్రధాన సమస్యలను తీసుకెళ్లారు. ప్రజలకు 24/7 తాగు నీరు అందించాలని, శిథిలమైన కాలువలు, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, కస్తూరినగర్ నుంచి జాతీయ రహదారి వరకు ప్రధాన గెడ్డను ఆధునికీకరించాలని, పోర్ట్ క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోర్ట్ అధికారులతో మాట్లాడి నిఘా ఏర్పాటు చేయించాలని, తాటిచెట్లపాలెం నుంచి కైలాసపురం వరకు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, కాలువలు నిర్మించాలని కోరుతూ జీవీఎంసీ కమిషనర్‌కు డిప్యూటీ మేయర్ సతీష్ వినతిపత్రం అందించారు. పెదకొత్తూరు, కప్పరాడ, రాంజీ ఎస్టేట్ ప్రాంతాల్లో తాగునీటి పైపుల ఏర్పాటు పనుల అనంతరం సక్రమంగా గోతులు పూడ్చకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని కమిషనర్‌కు కామేశ్వరి వివరించారు. ఈ సమస్యలపై సాయికాంత్ వర్మ స్పందిస్తూ.. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పర్యటనలో పట్టణ ప్రణాళిక అధికారి సునీత, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, జోన్–5 కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, పర్యవేక్షణ ఇంజినీర్ వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాస్, ఏఎంహెచ్‌వో డాక్టర్ సునీల్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, వలంటీర్లు పాల్గొన్నారు.

అంతర్ కళాశాలల ప్రతిభా పోటీలు రేపు

కంచరపాలెం: జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో ఈ నెల 23న అంతర్ కళాశాలల ప్రతిభా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ, ద్వితీయ భాషా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ పి.కె.జయలక్ష్మి తెలిపారు. సోమవారం కళాశాల ఆవరణలో పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ కౌశలం, ప్రతిభా పాటవాలను ప్రోత్సహించే ఉద్దేశంతో రెండేళ్లుగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖలోని అనేక డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. వక్తృత్వం, చిత్రలేఖనం, గీతాలాపన, వ్యాసరచన, కథలు తదితర విభాగాల్లో తెలుగు, హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు జ్ఞాపికలు, ప్రమాణ పత్రాలు అందిస్తామన్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని జయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నిర్మల, డాక్టర్ దీప్తి, సిస్టర్ జైన్, కోటేశ్వరరావు, గౌరీనాయుడు, విద్యార్థినులు పాల్గొన్నారు.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపాల్ సిస్టర్ షైజీ